క్లుప్తంగా

ఆయకట్టు రైతుల ప్రయోజనాలను కాపాడుతాం



బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు రైతుల ప్రయోజనాన్ని కాపాడుతామని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్‌రెడ్డి అన్నారు. ఆదివారం మెండోరా మండల కేంద్ర శివారులో కాకతీయ కాలువ అండర్ టన్నెల్(యూటీ)కి ఏర్పడిన గండి మరమ్మతులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాకతీయ కాలువ యూటీకి గండి ఏర్పడి నీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడిందన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి యూటీ గండి మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేశామన్నారు. ప్రాజెక్ట్ అధికారులు ప్రతిపాదనలు చేసే వరకు వేచి చూస్తే ఆయకట్టు రైతులకు నీరు అందక ఇబ్బంది పడతారని గ్రహించి స్థానిక కాంట్రాక్టర్‌తో మాట్లాడి పనులు చేయించామన్నారు. పనులు సకాలంలో పూర్తి చేసేలా కృషి చేయడం ఆనందంగా ఉందన్నారు. రెండు రోజుల్లో కాకతీయ కాలువ ద్వారా అన్నదాతలకు అవసరమైన టీకేజీ నీటిని వదులుతారన్నారు. ముప్కాల్, మెండోరా మండలాల అధ్యక్షులు ముత్యంరెడ్డి, కొత్తింటి ముత్యంరెడ్డి, డీసీసీ డెలిగేట్ జైడి రవి, కిసాన్ ఖేత్ జిల్లా ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, తదితరులు ఉన్నారు.

పర్యావరణ రక్షణకు తోడ్పడాలి



ఆర్మూర్‌టౌన్ : మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రజలు తోడ్పడాలని ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో రవికుమార్ అన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణ లో ఆదివారం పర్యావరణ పరిరక్షణలో భాగంగా సీఐ రవికుమార్, సామాజిక సేవకుడు పట్వారి తులసి కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌వో రవికుమార్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వర్షాకాలంలో మొక్కలను ఇళ్ల లేదా ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల ఆవరణలో నాటాలని కోరారు. పట్వారి తులసి వ్యక్తిగతంగా దేశ శ్రేయస్సుకు ఉపయోగపడే ఆలోచనలతో ముందుకు వెళ్లడం అభినందనీయమన్నారు.

బైక్ ర్యాలీని జయప్రదం చేయాలి



రుద్రూర్: రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా బాన్సువాడ పట్టణానికి వస్తున్న కాసుల బాలరాజుకు ఘన స్వాగతం చెప్పడానికి సోమవారం ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీ కార్యక్రమానికి మండలంలోని పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి రావాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్ కోరారు. రుద్రూర్ మండల కేంద్రంలో ఆదివారం ఆయన మాట్లాడారు. ర్యాలీ అనంతరం ఎస్ఎంబీ ఫంక్షన్ హాల్‌లో కాసుల బాలరాజుకు అభినందన సభ, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన సభ ఉంటుందని పేర్కొన్నారు. సమావేశంలో మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నడిపింటి నగేష్, నేతలు మాశెట్టి శ్రీనివాస్, పార్వతి ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

పోడు రైతుల సంతకాల సేకరణ



వర్ని(చందూర్) : పోడు భూమిని సాగు చేసుకొని జీవిస్తున్న గిరిజనేతర నిరుపేద పోడు రైతులకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని కోరుతూ, పోడు భూముల సాధన కమిటీ నాయకులు చందూర్ బస్టాండ్ ప్రాంతంలో ఆదివారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా పోడు భూముల సాధన కమిటీ కన్వీనర్ నన్నేసాబ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నిరుపేద పోడు రైతులకు పట్టాలిచ్చి ఆదుకోవాలని కోరారు. పోడు రైతులు సాయిబాబా, వెంకన్న, సాయిలు, శ్రీను, హన్మాండ్లు, సాయి, అబ్బయ్య, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

డెంగీ నివారణ మాత్రల పంపిణీ

ఆర్మూర్: పట్టణంలోని రాజారాంనగర్, కెనాల్ కట్ట ప్రాంతంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం ఆధ్వర్యంలో ఉచితంగా హోమియోపతి డెంగీ నివారణ మాత్రలు పంపిణీ చేశారు. వైద్యులు దివ్యభారతి, హరీష్ మాత్రలను అందజేసి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. ఒక్కొక్క మాత్ర కిట్టు రూ. 100 ఉంటుందని, మొత్తం 120 మందికి ఉచితంగా అందజేశామన్నారు.



నగరంలో బోనాలతో మహిళలు





ఉత్సవాల్లో నృత్యాలు చేస్తున్న యువతులు, మహిళలు.. వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ధన్‌పాల్

చల్లంగ చూడు పోచమ్మ తల్లి

- నగరంలో ఘనంగా బోనాల పండుగ
- పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్



బోనాల ఊరేగింపులో పోతరాజుల విన్యాసాలు



నగరంలో బోనాలతో ఊరేగింపు నిర్వహిస్తున్న మహిళలు

నిజామాబాద్ నాగారం/నిజామాబాద్‌అర్బన్: 'పోచమ్మ తల్లీ.. చల్లంగ చూడమ్మా' అంటూ నగరంలోని భక్తులు ఆదివారం అమ్మవారిని వేడుకున్నారు. నగరంలో శ్రీ గాండ్ల పట్టణ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ అత్యంత వైభవంగా నిర్వహించారు. కోటగల్లిలోని కోటమైసమ్మ అమ్మవారికి గాండ్ల సంఘం ఆధ్వర్యంలో బోనాలను సమర్పించారు. ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యేధన్‌పాల్ సూర్యనారాయణ హాజరై, బోనం ఎత్తుకొని భక్తిని చాటారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాంస్కృతి సంప్రదాయ పండుగలలోబోనాల పండుగ ఒకటని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆషాడమాసంలో ప్రజలందరు భక్తిశ్రద్ధలతో బోనం చేసి అమ్మవారిని కొలవడం అనవాయితీగా వస్తుందన్నారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేసి, నైవేద్యం సమర్పించడం జరుగుతుందని, సకాలంలో వర్షాలు కురిసి రైతన్నలు అధిక పంటలు పండించాలని కోరారు. అంతకుముందు మహిళలు గోల్ హనుమాన్ వద్ద ఉన్న సిర్నాపల్లి గడి నుంచి భక్తిశ్రద్ధలతో బోనాలు ఊరేగించారు. డప్పుచప్పుళ్ల, పోతురాజుల విన్యాసాల నడుమ ఆనందోత్సాహాలతో బోనాల ఊరేగింపు వైభవంగా సాగింది. అనంతరం అంగడి బజార్‌లోని పెద్ద పోచమ్మ మందిరంలోని అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా ఊరేగింపులో పాల్గొని, అమ్మవారికి పూజలు నిర్వహించారు. కోటమైసమ్మ ఆలయ కమిటీ సభ్యులు, కార్పొరేటర్ సిరిగాద ధర్మపురి, కోఆప్షన్ సభ్యులు అంతరెడ్డి లతదేవేందర్‌రెడ్డి, కార్తీక్, హరీష్‌రెడ్డి, సుగంధం హరీష్, భాస్కర్, చింతకాయల రాజు, నర్సింగ్ రావు, వెల్లింగ్ సురేష్, వడ్ల సత్యనారాయణ, వేణు, కలర్ సత్యం, ప్రసాద్, గాండ్ల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

జీజీహెచ్‌లో..



నిజామాబాద్‌నాగారం: నగరంలో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో ఆదివారం జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ ఆధ్వర్యంలో బోనాల పండుగ నిర్వహించారు. ఈసందర్భంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణలో ఉన్న అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేశారు. అంతకుముందు మహిళలు బోనాలతో ఊరేగింపు నిర్వహించారు.

విద్యార్థులకు ఎల్లప్పుడు అండగా ఉంటా

నిజామాబాద్‌నాగారం: చదువుకునే పేద విద్యార్థులకు ఎల్లప్పుడు అండగా ఉంటానని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలో ఆదివారం ఆర్యవైశ్య ఆఫీసియల్-ప్రొఫెషనల్ అసోసియేషన్(అవోపా) వారి ఆధ్వర్యంలో 'విద్యార్థులకు ప్రతిభ పురస్కారాల ప్రదానం' కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల ఎస్సెస్సీ, ఇంటర్, ఎంసెట్, నీట్, ఐఐటీ పరీక్షలలో అత్యంత ప్రతిభ కనపర్చిన 23 మంది ఆర్యవైశ్య విద్యార్థులకు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై, బంగారు పతకాలు బహూకరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులలో ప్రతిభవంతమైన విద్యార్థులను ప్రోత్సహించేవిధంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న అవోపా వారికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యావంతులు, జాతీయస్థాయి క్రీడాకారులు మన జిల్లాలో ఉండటం ఇందూర్‌కి గర్వకారణం అని పేర్కొన్నారు.



విద్యార్థులకు బంగారు పతకాలు బహూకరిస్తున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్

అనంతరం ఎమ్మెల్యే ధన్‌పాల్‌ను కమిటీ సభ్యులు సన్మానించారు. రాష్ట్ర అధ్యక్షుడు మలిపెద్ది శంకర్ గుప్తా, సభ్యులు పోల శ్రీధర్‌గుప్తా, కందికొండ శ్రీనివాస్‌గుప్తా, కొండ వీరశేఖర్‌గుప్తా, ఆర్యవైశ్య సంఘం (పట్టణ) ధన్‌పాల్ శ్రీనివాస్ గుప్తా, పెండ్యాల శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు.

గ్రామాల్లో వనభోజనాల సందడి



జక్రాన్‌పల్లి: మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఆషాడమాసం సందర్భంగా ప్రజలు వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లోని ప్రజలు సమీప అడవుల్లో, పొలాల పక్కన కుటుంబ సభ్యులతో కలిసి విందు భోజనాలు చేశారు.

అధ్వానంగా రహదారులు

- ఇబ్బందుల్లో విలీన గ్రామాల ప్రజలు
- పట్టించుకోని అధికారులు



కేసీఆర్ కాలనీలో రోడ్డుపై నిలిచిన నీరు



పాంగ్రా గ్రామం సమీపంలో కంకరతేలిన రహదారి

నిజామాబాద్ రూరల్: రూరల్ మండలంలో విలీనమైన గంగాస్థాన్ ఫేస్-1, 2, ముబారక్‌నగర్, మారుతీ నగర్, కేసీఆర్ కాలనీలలో రోడ్లు అధ్వానంగా మారాయి. చిన్నపాటి వర్షానికే రహదారులు చిత్తడిగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంతో ఎక్కడి సమస్య అక్కడే ఉండిపోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూరల్ మండలంలోని విలీన గ్రామాల్లో అధికారులు పరిసరాల శుభ్రతపై దృష్టిపెట్టడం లేదని కాలనీ ప్రజలు పేర్కొంటున్నారు. సీసీ రోడ్లు లేని కాలనీలో మట్టి రోడ్ల గుంతలమయంగా మారుతున్నాయంటున్నారు. అలాగే సీసీ రోడ్లు కూడా ధ్వంసమై చాలావరకు కంకరతెలింది. దీంతో వాహనదారులు, పాదాచారులు రాకపోకలు సాగించడానికి అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి విలీన గ్రామాల్లో రహదారుల సమస్యలపై దృష్టిసారించి, మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

అధికారులు స్పందించాలి..

నగర పరిధిలోని కేసీఆర్ కాలనీలో రహదారులపై గుంతలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కంకర తేలిన సీసీరోడ్లపై ప్రయాణం నరక ప్రాయంగా మారుతుంది. వర్షాకాలంలో వర్షాలకు మట్టిరోడ్లు బురదమయంగా మారుతున్నాయి. రోడ్డుపై గుంతల్లో నీరు నిలిచి ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి.
-వీ అశోక్, నగరవాసి

నేటి చిత్రం..



బ్యాంక్ కాలనీ ఫేస్-2లో గుంతల రోడ్డుపై నిలిచిన నీరు

గుంతలమయంగా రోడ్డు

నగరంలోని బ్యాంక్ కాలనీ ఫేస్-2లో ప్రధాన రోడ్డుపై గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు గుంతల్లో నీరు నిలిచి ఉండటంతో వాహనదారులకు గుంతలు ఏర్పడక ప్రమాదాలకు గురవుతున్నారు. మున్సిపల్ అధికారులు ఇప్పటికైన స్పందించి రహదారులకు మరమ్మతులు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్

వర్షాలు కురవాలని కప్పతల్లి ఆట



ధర్పల్లిలో కప్పతల్లి ఆట ఆడుతున్న చిన్నారులు



తాటిపల్లి గ్రామంలో..

ధర్పల్లి: వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని వేడుకుంటూ ధర్పల్లి మండల కేంద్రంలో ఆదివారం గ్రామస్తులు కప్పతల్లి ఆటను ఆడారు. ఈసందర్భంగా కప్పను కొత్త గుడ్డతో ఒక కర్రకు కట్టి మధ్యలో వేలాడదీశారు. అనంతరం ఆ కప్పపై పసుపు కుంకుమలతో అలంకరించి గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగారు. గ్రామస్తులు కప్పపై, కప్పను మోస్తున్న వారిపై నీళ్లు కోసి వర్షాలు కురవాలని వేడుకున్నారు.

సిరికొండ: మండలంలోని తాటిపల్లి గ్రామంలో వర్షాలు కురవాలని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం కప్పతల్లి ఆట ఆడారు. గ్రామ దేవతలకు, గంగమ్మతల్లికి జలాభిషేకం చేశారు. వర్షాలు కురిపించాలని పూజలు చేశారు.

లయన్స్ సేవలను మరింత విస్తృతపర్చాలి

డిచ్‌పల్లి: లయన్స్ సేవలను మరింత విస్తృతపర్చాలని లయన్స్ జిల్లా పూర్వ గవర్నర్ లక్ష్మి పిలుపునిచ్చారు. మండలంలోని యానంపల్లి శివారులో గల ఓ ఫంక్షన్‌హాలులో ఆదివారం లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ నేత నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కైరంకొండ మురళి, గంగరాజు, కోశాధికారి రవీందర్‌లతో పాటు నూతన కార్యవర్గ సభ్యులతో లయన్స్ పూర్వ జిల్లా గవర్నర్ బసవేశ్వర రావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ జిల్లా పూర్వ గవర్నర్ లక్ష్మి హాజరై, మాట్లాడారు. సేవే లక్ష్యంగా ప్రపంచ వ్యాప్తంగా లయన్స్ క్లబ్‌లు ముందుకు సాగుతున్నాయన్నారు. కరోనా సమయంలో లయన్స్ క్లబ్ లు విశేష సేవలందించాయని ఆమె గుర్తు చేశారు. పూర్వ గవర్నర్లు పెంటయ్య, గంధాని శ్రీనివాస్, రీజియన్ చైర్మన్ అనిల్ పటేల్, రీజియన్ కార్యదర్శి ద్వారకాదాస్ అగర్వాల్, కో-ఆర్డినేటర్ యాదగిరి, జోన్ చైర్మన్ తులసీదాస్, నేత క్లబ్ ప్రతినిధులు అంకం లక్ష్మణ్, ధర్మరాజు, ప్రవీణ్, పుల్గం హన్మాండ్లు, రాపెల్లి గురుచరణ్ పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న లక్ష్మి

ఘనంగా మొహర్రం ఉత్సవాలు

పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో మొహర్రం పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఐదు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అన్నదానం చేశారు. నిర్వాహకులు సాజీద్, అలీ సాబ్, ఖాదర్, హుస్సేన్, దిలీప్, మదర్, సతీష్, యువకులు పాల్గొన్నారు.

మాంసం ధరలు

చికెన్	ధరలు	డ్రెస్డ్	220
	(కిలోకు)	లైవ్	180
స్కిన్‌లెస్	260	మటన్	800

బంగారం ధరలు (10గ్రాములు)

24 క్యారెట్స్	73,600	వెండి (కిలో)	94,000
22 క్యారెట్స్	67,895		

- నిజామాబాద్ బిజినెస్

కూరగాయల ధరలు(రూ.)

	హోల్‌సేల్	రిటైల్		హోల్‌సేల్	రిటైల్
టమాట	40	60	గాజరుగడ్డ	30	50
బెండకాయ	40	60	పచ్చిమిర్చి	50	75
బీరకాయ	40	60	దోసకాయ	20	40
దొండకాయ	15	30	ఆలుగడ్డ	30	50
చిక్కుడుకాయ	80	100	గోబిగడ్డ	30	50
కాకరకాయ	50	75	గోబిపువ్వు	30	50
వంకాయ	10	10	బీట్‌రూట్	20	40
పాలకూర	30	50	కరివేపాకు	40	60
మెంతికూర	50	75	చామగడ్డ	35	50
కొత్తిమీర	20	40	గోరుచిక్కుడు	50	70
పుదీనా	80	120	చిక్కుడుకాయ	50	70
క్యాప్సికం	50	75			

- సుభాష్‌నగర్

వెండితెర తెలుగు/హిందీ/ఇంగ్లీష్



ఉషా ప్రసాద్ మల్టీప్లెక్స్ (గీతా ఏషియన్)

స్క్రీన్-1	భారతీయుడు-2 (తెలుగు)-9.00, 12.30, 4.00, 7.25, 10.50
స్క్రీన్-2	భారతీయుడు-2(తెలుగు) -10.00 కల్కి-2898 ఏడీ(తెలుగు) -1.30, 3.20, 7.00 కల్కి-2898 ఏడీ(తెలుగు) -6.45
స్క్రీన్-3	కల్కి-2898 ఏడీ(తెలుగు) -10.30, 1.30, 3.20, 07.00, 10.40

పీవీఆర్ మల్టీప్లెక్స్ (వేణు మాల్)

స్క్రీన్-1	కల్కి-2898 ఏడీ (3డీ తెలుగు)- 11.00, 6.30 కల్కి-2898 ఏడీ(హిందీ)-2.45,10.15
స్క్రీన్-2	భారతీయుడు-2 (తెలుగు) - 11.15, 3.00, 6.45, 10.30
స్క్రీన్-3	కిల్(హిందీ) -12.15, 2.45, 9.00 భారతీయుడు - 2 (తెలుగు)- 5.15
స్క్రీన్ -4	సరఫరా (హిందీ) - 12.20, 3.40, 7.00, 10.20
దేవి	భారతీయుడు-2 (తెలుగు)
నటరాజ్	భారతీయుడు-2 (తెలుగు)
విజయ్	కల్కి-2898 ఏడీ(తెలుగు)

సంక్షిప్తం

సేఫ్టీ కిట్లు అందించడం హర్షణీయం

ఇందల్వాయి: రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు సేఫ్టీ కిట్లు అందించి వారి సంక్షేమానికి కృషి చేయడం హర్షణీయమని మండల గౌడ సంఘం అధ్యక్షుడు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రతిపక్షాలు ఆధారాలు లేని విమర్శలు మానుకోవాలని అన్నారు. గౌడ సంఘం నాయకులు, సభ్యులు ఉన్నారు.

రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్‌కు సన్మానం

ఖలీల్‌వాడి: రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన మానాల మోహన్‌రెడ్డిని ఆదివారం సూర్య ఆరోగ్య సంస్థ ప్రతినిధులు భగవాన్, రాజేంద్ర కుమార్ విక్రమ్, వినోద్ కుమార్ సన్మానించారు. సూర్య ఆరోగ్య సంస్థ బ్రోచర్లను మానాల మోహన్‌రెడ్డి, సంస్థ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సంస్థ ఆరోగ్య శిబిరాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని మానాల మోహన్ తెలిపారు.

రాష్ట్ర కెమిస్ట్‌అండ్‌డ్రగ్గిస్ట్ సంఘం సహాయ కార్యదర్శికి..



నిజామాబాద్‌నాగారం: హైదరాబాద్‌లో ఆదివారం ఏఐఓసీడీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సహాయ కార్యదర్శి బీర్కూర్ సుధాకర్‌ను సత్కరించారు. ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ మెంబర్ ఎన్నికల్లో ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించినందుకు సన్మానం చేశారు. ఆన్‌లైన్‌లో మందుల అమ్మకంలో ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలు తదితర వాటిపై రాష్ట్ర కమిటీ దిశానిర్దేశం చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లా అధ్యక్షుడు నల్ల మధుసూధన్ పాల్గొన్నారు.

భగవద్గీత అందజేత



నిజామాబాద్ నాగారం: నిజామాబాద్‌కు చెందిన మంచాల శంకరయ్యగుప్తా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ గుప్తా ఆదివారం విజయవాడలో అంతర్జాతీయ స్విమ్మర్ గోలి శ్యామలను కలిశారు. ఈసందర్భంగా ఆమెకు భగవద్గీత గ్రంథాన్ని అందజేశారు. ట్రస్ట్ డైరెక్టర్లు శ్రీలక్ష్మి, హరిణి తదితరులు పాల్గొన్నారు.